క్లుప్తంగా

వేధింపులపై కేసు నమోదు

భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అదనపు కట్నం తీసుకు రమ్మని వేధిస్తున్న భర్తపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దిరుసుమర్రు గ్రామానికి చెందిన చెల్లబోయిన గంగా భవానీకి తుందుర్రు గ్రామానికి చెందిన చెల్లబోయిన బాలాజీకి 2023లో వివాహమైంది. అప్పట్లో గంగా భవానీ తల్లిదండ్రులు పసుపు, కుంకుమలు కింద కొంత సొమ్మును ముట్టజెప్పారు. వీరికి బాబు కూడా ఉన్నారు. భర్త చెల్లబోయిన బాలాజీ అదనపు కట్నం తీసుకు రమ్మని భార్య గంగా భవానీని వేధిస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

పాలకోడేరు: మండలంలోని శృంగవృక్షం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరం పై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13,560 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మంతెన రవివర్మ తెలిపారు.

రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ఉండి: రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి వాహనదారుడు జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ నసీరుల్లా అన్నారు. మంగళవారం సాయంత్రం వాండ్రం పరిధిలోని ఓ కల్యాణ మండపం వద్ద జాతీయ రహదారిపై వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నిక

భీమవరం అర్బన్: నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా కొడవర్తి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పసుమర్తి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా గుమ్ములూరి శ్రీనివాసులను ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా రిజిస్టర్ లంకా వెంకటేశ్వరరావు, నాయి బ్రాహ్మణ ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సత్యనారాయణ, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు వర్తనపల్లి పల్లి కాశీ సమక్షంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మహిళా అఘోరా ప్రత్యేక పూజలు

భీమవరం అర్బన్: మండలంలోని గొల్లవానితిప్ప గ్రామంలో శవానికి మహిళా అఘోరా పూజలు చేశారు. సోమవారం సాయంత్రం గొల్లవానితిప్పలో ఒక వ్యక్తి చనిపోవడంతో బంధువులు శవానికి పాడి కట్టి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు తీసుకెళుతున్నారు. అదే సమయంలో విజయవాడ నుంచి భీమవరం మహిళా అఘోరా కారులో వస్తుండగా రెండు నిమిషాలు పాడిపై ఉన్న శవానికి పూజలు చేసి భీమవరం వైపు వెళ్లిపోయారు.

విజృంభిస్తున్న విష జ్వరాలు

- కిటకిటలాడుతున్న వైద్య శాలలు
- జలుబు, దగ్గుతో చిరాకు పడుతున్న ప్రజలు
- ప్రజల ఆరోగ్యం పట్టించుకునే తీరిక లేని పాలకులు



ఎస్సీ కాలనీలో జ్వరంతో బాధపడుతున్న వృద్ధురాలు సన్నమండ్ర విక్టోరియా



పాలకోడేరు మండలం మోగల్లులో మంచంపై మూలుగుతున్న ఎస్ మధుమ్మ

పాలకోడేరు: ప్రజలపై విషజ్వరాలు ముప్పేట దాడిచేస్తున్నాయి. పల్లె, పట్నంలోని చిన్నా చితకా ఆస్పత్రులు సైతం రోగులతో కిక్కిరిసిపోయాయి. రోజుల తరబడి జలుబు, దగ్గు పట్టి పీడిస్తుండడంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. చికున్ గున్యా తరహాలో కీళ్ల నొప్పుడు వేధిస్తున్నాయి. అడుగు తీసి అడుగేయలేని పరిస్థితిలో వైద్యం కోసం ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఏ గ్రామాన్ని పరిశీలించినా ఇంటికొకరు. ఇద్దరు చొప్పున జ్వరంతో బాధపడడం కనిపిస్తోంది. డెంగీ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రజల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5నెలలలైనా ఆరోగ్యశాఖకు సంబంధించి ఎలాంటి సమీక్ష నిర్వహించలేదు. ఎలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. పాలకోడేరు మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, కీళ్లనొప్పులతో జ్వరాలు వస్తున్నాయి. ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఆతరువాత ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదే లక్షణాలతో జ్వరాలు వస్తున్నాయి. ఇంటిల్లిపాదీ జ్వరంతో మంచం పడుతున్నారు. కొందరికి మాత్రం రెండు మూడు రోజులకు జ్వరం తగ్గినట్లు కనిపిస్తున్నా జలుబు, దగ్గు మాత్రం వీడడం లేదు. గొంతు బొంగురుపోయేలా దగ్గు భయపెడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలలు జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. ప్రజలు అవస్థలు పడుతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఊసేలేని ఉచిత వైద్య శిబిరాలు

సాధారణంగా జూన్, జూలైలో సీజనల్ వ్యాధులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ నాటికి సద్దుమణుగుతాయి. ఈ సారి దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. దీంతో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. నవంబర్ వచ్చినా ఆ పరిస్థితిలో తగ్గుదల కనిపించడం లేదు. ఇంకా జ్వరాలు, జలుబు, దగ్గు పట్టి పీడిస్తున్నాయి. డెంగీ జ్వరాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జిల్లా మొత్తం మంచం పట్టిన సమయంలో ఉచిత వైద్య శిబిరాల ఊసే లేదు. నాలుగు నెలలుగా ప్రజల వద్ద పైసల్లే కుండా పోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వైద్యం చేయించుకునేందుకు తగపటయించే పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికంగా ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. వారిచేత ఒక ఇంజక్షన్ వేయించుకొని మందులు వాడుకుంటున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలను ఆదుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించింది. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.

ఇంటింటా సర్వే చేస్తున్నాం



యుద్ధ ప్రాతిపదికన ఇంటింటా సర్వే చేపట్టి జ్వర బాధితులను గుర్తిస్తున్నాం. ప్రతి గ్రామం లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్య సేవలు అందజేస్తున్నాం. స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శానిటేషన్ చర్యలు కూడా చేపడుతున్నాం. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చి నీటినే తాగాలని గాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

పాలకోడేరు మండల పీహెచ్ సి వైద్యాధికారి చిన్నమిల్లి రంగమ నాయుడు

విలువిద్యలో సూర్యహంసినికి బంగారు పతకాలు



బంగారు పతకాలు సాధించిన సూర్యహంసిని

భీమవరం: విలువిద్య పోటీల్లో భీమవరం పట్టణానికి చెందిన మాదాల సూర్య హంసిని బంగారు పతకాలు సాధించినట్లు ఏపీ స్టేట్ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సూర్యనారాయణ మంగళవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్ ఈనెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన 68వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో కాంపౌండ్ ఉమెన్ నేషనల్ ర్యాంకింగ్ విలువిద్య అండర్–17 జూనియర్ కేటగిరి పోటీల్లో సూర్యహంసిని మూడు బంగారు పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే టీమ్ ఈవెంట్‌లో రాష్ట్ర జట్టు వేగేశ్న స్ఫూర్తి, మాదాల సూర్యహంసిని, కర్రి సుస్మిత, కామినేని రిషికీర్తన బంగారు పతకం సాధించారన్నారు. ఆర్చరీలో నాలుగు బంగారు పతకాలతో పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 31 నుంచి 5వ స్థానానికి చేరుకుందని సత్యనారాయణ వివరించారు. సూర్యహంసిని కోచ్ కమల్‌కిషోర్, సాయిహిత్ అభినందించారు.

పోలీసులకు అభినందనలు



స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని అభినందిస్తున్న ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

భీమవరం: రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన స్టేట్ స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో బంగారు పతకాలు సాధించిన కానిస్టేబుళ్లను మంగళవారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించారు. స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో డీసీఆర్‌బీ హెడ్ కానిస్టేబుల్ పసుపులేటి సత్యనారాయణ 200 మీటర్ల ఫ్రీ స్టైల్‌లో గోల్డ్ మెడల్, 100 మీటర్ల ఐఎంలో గోల్డ్ మెడల్, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సిల్వర్ మెడల్, 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దార్లంక అనిల్ కుమార్ 25 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో గోల్డ్ మెడల్, 25 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో గోల్డ్ మెడల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. పతకాలు సాధించిన ఇరువుర్ని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాతాళ్ళమెరకలో ట్రైనీ ఆఫీసర్ల పర్యటన



ప్రాతాళ్ళమెరక గ్రామంలో స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాల వద్ద ట్రైనీ ఆఫీసర్ల బృందం

కాళ్ల: కాళ్ళ మండలం ప్రాతాళ్ళమెరక గ్రామంలో మంగళవారం ఐదుగురు ట్రైనీ ఆఫీసర్ల బృందం పర్యటించింది. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ నుంచి వచ్చిన కాత్యాయని సింగ్ – ఐఎఫ్ఎస్, శ్రీకష్ణశ్రీరామ్ సుషీర్ – ఐఏఎస్, లక్ష్మణ్‌ఆనంద్ ఐఎఫ్ఎస్, భగత్ శ్యామల్ కళ్యాణ రావ్ – ఐఏఎస్, రూపాలి సురాణా – ఐఆర్ఎస్(ఐటీ) ఫీల్డ్ స్టడీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫర్ 99వ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ప్రాతాళ్ళమెరక గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఒకే ఆవరణలో కట్టిన సచివాలయం భవనాల సముదాయంను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. సచివాలయ భవనం వద్ద ఏర్పాటు చేస్తున్న స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఉన్న మంచినీటి చెరువు, రక్షిత మంచినీటి సరఫరా కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి వారి జీవనశైలిని పరిశీలించారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలోని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ ఆఫీసర్ల బృందం బుధవారం కూడా మండలంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంతేటి ఉషా శ్రీనివాసరాజు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీపీఓ బి.అరుణశ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ టి.శ్రీనివాసరావు, ఎంపీడీఓలు జి.స్వాతి, ప్రేమాన్విత, తహసీల్దార్ జి.సుందర్ సింగ్, గ్రామ ఉపసర్పంచ్ సుబ్బరాజు, పలు శాఖల ఏఈలు, ఎంఈఓలు, వెలుగు ఏపీఎం, ఐసీడీఎస్ సీడీపీఓ, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వానికి సమస్యలు కనిపించడం లేదా?



మాట్లాడుతున్న సీపీఎం మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్

భీమవరం అర్బన్: మండలంలో ఏ గ్రామం వెళ్లినా సమస్యలు తాండవిస్తున్నాయని ఆ సమస్యలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని సీపీఎం మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్ ప్రశ్నించారు. భీమవరం మండలంలోని దెయ్యాలతిప్పలో సీపీఎం నాయకులు ప్రజాపోరు ప్రచార యాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని రాష్ట్ర సమస్యలు గురించి వివరించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు కలుషితమవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను అమలు చేయకపోవడంతో స్థానిక ప్రజలతో పాటు ఫిల్టర్ బెడ్‌లలో ఇసుకు వేసి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించే స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదన్నారు. ఏదైనా ఊరు ప్రయాణం చేద్దామంటే భారీ గోతులతో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని, వెళ్లినా వాళ్ల తిరిగి వస్తారో, రారో అన్నంతగా భారీ గోతులు ఏర్పడ్డాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో గ్రామాలలో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ నెల 15న జిల్లా కలెక్టరేట్ వద్ద సమస్యల పరిష్కారానికి నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలపై కర పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తిరుమాని నాగేశ్వరరావు, వాటాల పెద్దిరాజు, తిరుమాని సూర్యనారాయణ, చింతా రాజేష్, తానేట్టు రవి, పట్టెం శుభాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీపీ సమావేశాన్ని బహిష్కరించిన 'జనసేన'



జనసేన ఎంపీటీసీలు రాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు

వీరవాసరం: వీరవాసరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జనసేన బహిష్కరించింది. టీడీపీ నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా సర్వసభ్య సమావేశాన్ని బాయ్‌కాట్ చేసినట్లు జనసేన ఎంపీటీసీలు పేర్కొనడం గమనార్హం. వీరవాసరం మండల పరిషత్‌లో 19 మంది ఎంపీటీసీలు ఉండగా వైఎస్సార్ సీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఎనిమిది మంది ఎన్నికయ్యారు. టీడీపీ, జనసేన ఎంపీటీసీలు కూటమిగా ఏర్పడి మండల పరిషత్ పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారుల సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన ఎంపీటీసీలు, నాయకుల మధ్య అసమ్మతి, అభిప్రాయ భేదాలు చోటుచేసుకోవడంతో జనసేన ఎంపీటీసీలు ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. జనసేన ఎంపీటీసీల అసమ్మతి సెగ ఎక్కడికి చేరుతుందో అంటూ ప్రజలతో పాటు పార్టీ నాయకులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు.

యూత్ హాస్టల్స్ జూబ్లీ లోగో ఆవిష్కరణ



లోగో ఆవిష్కరిస్తున్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

భీమవరం: యువత చెడు మార్గంలో పయనించకుండా దేశ నిర్మాణం, యూత్ హాస్టల్స్ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం యూనిట్ చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం భీమవరంలో యూత్ హాస్టల్స్ కొరల్ జూబ్లీ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూనిట్ అధ్యక్షుడు చిలుకూరి నర్సింహరాజు మాట్లాడుతూ డిసెంబర్ 15న భీమవరం ఆర్య వైశ్య వర్తక సంఘ భవనంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ (35వ వార్షికోత్సవం) కొరల్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూనిట్ చైర్మన్ మట్లపూడి సత్యనారాయణ, కార్యదర్శి నందమూరి రాజేష్, చెరుకువాడ రంగసాయి, కర్రెడ్డి సత్యనారాయణ, తాళ్లపూడి గాంధీ, పేరిచర్ల లక్ష్మణవర్మ, కటికిరెడ్డి వెంకటరత్నం, బోనం పాండురంగారావు, జానపాటి మధుసూధనరావు, తదితరులు పాల్గొన్నారు.

సాక్షి క్లాసిఫైడ్స్

Education

ADMISSIONS

■ DEGREE, P.G PHD., all subjects for all Govt. Jobs. Direct University. Cont. : 79957 81963. [M-1185426]

Real Estate

PLOT FOR SALE

■ 22 సెం॥ ఫ్రీ CRDA వెంచర్, కంచికచర్ల దగ్గర, ORRకి 200 మీ॥ ఇళ్ళకు ఆనుకొని 60 అ॥ రోడ్డు ఫేస్‌కు, HYD హైవేకి 5 KM, అమ రావతికి 20 KM స్పాట్ రిజి॥ ✆ 88018 03689 [B-334]

Services

GOLD FINANCE

■ బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) (100% జెన్యూన్) ✆ 91699 22299 [B-2575]

సినిమా వార్తల కోసం లాగిన్ అవ్వండి www.sakshi.com

Wanted

■ ప్రముఖ షాపింగ్ మాల్స్ & సినిమా థియేటర్లలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ (M/F) కావలెను. సంప్రదించండి: 9063064082, 9381284920. [L-SCA24000619]

■ ప్రముఖ కంపెనీలో వర్క్ చేయుటకు స్త్రీ, పురుషులు కావలెను. Qul: 10th - డిగ్రీ, Sal: 20K - 30 K మీ అడ్రస్ వాట్సప్ చేయగలరు. వర్క్ ఫ్రం హోం అవకాశం కలదు. 8121818692 [M-1253914]

■ తణుకు, వేల్పూరు పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు అనుభవంగల సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. డ్యూటీ 12 గంటలు. ఆకర్షణీయ మైన జీతం. ✆ 7799142412, 964014199 [B-786488]

■ కన్సల్టెన్సీ కాదు. VIP ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి స్త్రీలు/పురుషులు, ఆయా, నర్సులు, వంటవారు, RMP & డాక్టర్స్ కావలెను. జీ:15-40వేలు. ఫ్రీ రూం+ భోజనం. HYD. 6309020999 [HA-98991]

■ త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను, పేషెంట్స్‌ను, చూసుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18K. ఫోన్: 9160090024, 9640400073 [SCA24000627]

గమనిక

సాక్షి తెలుగు దిన పత్రికలో రోజు ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు చదివి, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రతి స్పందించాల్సింటిగా మా పాఠకులను కోరడమైనది. ప్రకటన దారు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తా పత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

సంపద సృష్టి అంటే పేదలపై భారమా?

ఆకివీడు: సంపద సృష్టి అంటే పేదలపై అదనపు భారాలు వేయడమా అని సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక 14వ వార్డులో సీపీఎం నాయకులు ప్రజా వ్యతిరేక పాలనపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కమిటీ కార్యదర్శి కె.తవిటినాయుడు మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఐదు నెలలకే కూటమి ప్రభుత్వం పెను భారాలు మోపుతుందని ఆరోపించారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటాయన్నారు. విద్యుత్ ఛార్జీల భారం పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నాయకులు చేసిన వాగ్దానాలన్నీ బూటకమని మరోసారి స్పష్టం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంకి అప్పారావు, డోకల లక్ష్మి, సందక సూరిబాబు, గోపిశెట్టి రాణి, గేదల విజయ లావణ్య, బొక్కా కల్యాణి, ఎస్కే. వలీ, గేదల రాము తదితరులు పాల్గొన్నారు.

పౌర సరఫరాల సంస్థ కార్మికులకు నూతన వేతనం ఇవ్వాలి

భీమవరం: రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గోడౌన్‌లో పని చేస్తున్న కార్మికులకు నూతన వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని లేకుంటే సమ్మెకు వెనకాడబోమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు హెచ్చరించారు. మంగళవారం భీమవరంలోని ఎస్‌డబ్ల్యూ అండ్ సీడబ్ల్యూసీ గోడౌన్ కార్మికుల విస్తృత సమావేశం యూనియన్ అధ్యక్షుడు సామంతుల ఉదయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వాసుదేవరావు మాట్లాడుతూ 2024 జనవరి నుంచి అమలు కావల్సిన నూతన వేతన ఒప్పందం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల సమస్యలపై స్పందించాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా సామంతుల ఉదయ భాస్కర్, బి.వాసుదేవరావు, మరో 16 మందితో నూతన కమిటీ ఏర్పడింది. కార్యక్రమంలో బైరెడ్డి రాము, కె.రంగారావు, పాదులాపు రమేష్, శ్రీనివాస్, బైరెడ్డి ఆదినారాయణ, కంది సూర్యనారాయణ, మాంతి సీతారాముడు, కొండపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర కులగణన నిర్వహించాలి

భీమవరం: రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం భీమవరంలో నిర్వహించిన ఆలిండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన దేశంలో బీసీ కులాల లెక్కలు లేకపోవడం వలన దేశంలో 60 శాతం పైగా బీసీ కులాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బాగా వెనుక బడి ఉన్నారన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, విద్యా, ఉద్యోగ రంగాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారమామిడి గంగారాంను నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు. అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కూరపాటి కోటంరాజు, జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాసరావు, జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ సూరిశెట్టి కల్పన, జిల్లా అధ్యక్షుడు కండిబోయిన సుబ్రహ్మణ్యం, రేవూరి గోగురాజు తదితరులు పాల్గొన్నారు.

సోషల్ మీడియాపై అవగాహన తప్పనిసరి



సమావేశంలో మాట్లాడుతున్న సీఐ అహ్మద్ ఉన్నీసా


భీమవరం: మహిళలు, బాలికలు సామాజిక మాధ్యమాల వినియోగం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ బాల్య వివాహాల నిషేధ చట్టం, సైబర్ క్రైమ్, ఫోక్సో చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ ఉన్నీసా చెప్పారు. మంగళవారం భీమవరం మెంటేవారితోటలోని దివ్య సందేశ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలికల రక్షణకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా విద్యా సంస్థల వద్ద గస్తీని నిర్వహిస్తున్నామని, స్కూల్స్ వద్ద ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తే వెంటనే డయల్ 112కి సమాచారం అందిస్తే తక్షణ రక్షణ కల్పిస్తామన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలకు గురి కాకుండగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సీఐ అహ్మద్ ఉన్నీసా వివరించారు.

జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

భీమవరం: మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం కోర్టుల ప్రాంగణంలో డిసెంబర్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఎంఏ సోమశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని సివిల్ కేసులతో పాటు రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, చెక్కు బాకీ కేసులు, భార్య భర్తల తగాదా కేసులు, మనోవర్తి, గృహ హింస, మోటార్ యాక్సిడెంట్ కేసులు, ఫైనాన్స్ కంపెనీ కేసులు, బ్యాంకు, తదితర కేసులన్నీ రాజీ చేసుకోవచ్చన్నారు. సివిల్ కేసుల్లో రాజీపడితే అప్పటికే కట్టిన కోర్టు ఫీజు వాపస్ వస్తుందని రాజీ అంతిమ తీర్పు కాబట్టి అప్పీలు చేసుకునే అవకాశం లేదని జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీ పడితే డబ్బు, సమయం ఆదా అవుతాయని సోమశేఖర్ తెలిపారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు కక్షిదారులకు రాజీ ప్రాముఖ్యతను వివరించి జాతీయ లోక్ అదాలత్ పట్ల అవగాహన కల్పించాలని జడ్జి సోమశేఖర్ తెలిపారు.

వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు

భీమవరం: విద్యా దాత చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు వర్థంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. భీమవరం పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన డీఎన్నార్ కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి కూనపరాజు రామకృష్ణంరాజు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితమే మూర్తిరాజు తన యావదాస్తిని విద్యా సంస్థల నిర్మాణానికి పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లల విద్య ప్రోత్సాహానికి అందించారని కొనియాడారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భూపతిరాజు సత్యనారాయణరాజు, గాతల జేమ్స్, మానవత సంస్థ భీమవరం చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కార్మూరి బాబు, చేకూరి జాన్సీలక్ష్మి, మురళీకృష్ణ, చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



మా ప్రార్థన మావయ్యకు అశ్రునివాళి

M.A.(His)., M.A.,(Phil); B.Sc.,B.Ed., Rtd., Govt.లెక్చరర్

మరణం మాకు తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మ ప్రభువు సన్నిధికి చేరిందని విశ్వసిస్తూ...

Rtd., లెక్చరర్ Rtd., School Asst.,

B.E., లక్ష్మి ప్రమీల B.Sc., M.A., ACTO, ఏలూరు

B.Tech., చీఫ్ మేనేజర్ SBI

B.Tech., ఎస్.రూఫస్ M.B.B.S., మేనేజర్: బ్యాంక్ ఆఫ్ ఇండియా, Hyd., Asst. సివిల్ సర్జన్, తాడేపల్లిగూడెం

J.K.L.M.N.O.P.Q Javvadi

సాక్షి

సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.

వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు

వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు

శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్థంతి మొదలగు

అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.

భీమవరం డివిజన్

✆ 90102 23729

✆ 79955 66351

✆ 90108 51166

Office mail : tpgadvt@gmail.com